

బాసరలో భక్తుల అవస్థలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి జ్ఞానసరస్వతీ కొలువుదీరిన బాసర క్షేత్రానికి వచ్చే భక్తులు నగదు కోసం ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎం పని చేయడంలేదు. 9లో▸

సోయా పంట పరిశీలన

కుంటాల: మండలంలోని కల్లూరు, అందకూర్ గ్రామాల్లో రైతులు సాయిరాం, మల్లేశ్ సాగుచేసిన సోయా పంటను ముధోల్ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కార్తీక్, విజయ్‌కుమార్ పరిశీలించారు. సోయాపంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. తెల్లదోమ, కాండం తొలుచు పురుగు నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

వాతావరణం

గరిష్టం/కనిష్టం
29.5 /24.4

ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. రుతుపవనాల ప్రభావంతో జిల్లాలోని చాలాప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

మినీ స్టేడియంలో సౌకర్యాలు కల్పిస్తాం



వాకర్స్‌తో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్

నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఉదయం మార్నింగ్ వాకర్లతో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వాకర్లతో మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యానికి మార్నింగ్‌వాక్ చాలా మంచిదన్నారు. మైదానాన్ని ప్రజలు, విద్యార్థులు, యువకులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మార్నింగ్ వాకర్లు సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్‌ను కోరారు. అనంతరం స్టేడియంలోని సదుపాయాలను, వ్యాయామ పరికరాలను పరిశీలించారు.

దివ్యాంగ విద్యార్థులకు పరికరాల గుర్తింపు శిబిరం



శిబిరం నిర్వహిస్తున్న అధికారులు

నిర్మల్ రూరల్: జిల్లాలో దివ్యాంగ విద్యార్థులకు పరికరాల గుర్తింపు శిబిరం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో శుక్రవారం నిర్వహించారు. శిబిరానికి 246 మంది విద్యార్థులు హాజరయ్యారు. సమగ్రశిక్ష, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. వైద్యులు అమన్, రూపేష్, లియో విద్యార్థులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారికి అవసరమైన ఉపకరణాలను గుర్తించారు. వీటిని సంస్థ నిర్వాహకులు తయారు చేయించి త్వరలో పంపిణీ చేస్తారని జిల్లా విలీనవిద్య సమన్వయకర్త ప్రవీణ్‌కుమార్ తెలిపారు. హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులకు భోజనం, రవాణా భత్యం అందించారు.

మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలి



కెపాసిటర్లతో రైతులు, విద్యుత్ అధికారులు

సోన్: రైతులు వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని డీఈ టెక్నికల్ శ్రీనివాస్‌రావు సూచించారు. న్యూవెల్మల్ గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డీఈ మాట్లాడారు. మోటార్లకు కెపాసిటర్లు బిగించుకుంటే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. న్యూవెల్మల్ గ్రామంలోని 18 మంది రైతుల మోటార్లకు కెపాసిటర్లు బిగించినట్లు తెలిపారు. కెపాసిటర్లు అమర్చడం వలన విద్యుత్ పొదుపుతోపాటు, మోటార్లకు రక్షణగా ఉంటుందన్నారు. అనంతరం వంగిన విద్యుత్ స్తంభాలను, లూస్ లైన్లను సవరించారు. కార్యక్రమంలో ఏడీఈ రవి, ఏఈ శ్రీనివాస్, లైన్‌మెన్ గంగాధర్, సుధాకర్, హరీష్, రమేష్, ఇలియాస్, విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

బదిలీపై వెళ్తున్న ఉద్యోగులకు సన్మానం



బదిలీపై వెళ్తున్న ఉద్యోగులతో విశ్రాంత ఉద్యోగుల సంఘ సభ్యులు

నిర్మల్ టౌన్: జిల్లా ల్యాండ్ సర్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులు వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శుక్రవారం ఆత్మీయ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఉద్యోగులను టీఎన్జీవో విశ్రాంత ఉద్యోగ సంఘం సభ్యులు పూలమాల, శాలువాలతో సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో విశిష్ట సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ల్యాండ్ సర్వే ఉద్యోగుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలుక రమణ, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం అశోక్, తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్ ..!



- ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం
- జిల్లాలో 25 వేల పెండింగ్ అప్లికేషన్లు
- దరఖాస్తుదారుల్లో చిగురించిన ఆశలు
- ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం

నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఆ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్లాట్ల దరఖాస్తులను మూడు దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను నాలుగు దశల్లో పరిశీలించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. వీటిలో అర్హత ఉన్నవాటిని నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు జిల్లాలో 25,455 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాజా ఉత్తర్వులతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

25,455 దరఖాస్తులు..

అక్రమ లేఅవుట్లలో ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు(ఎల్‌ఆర్‌ఎస్)కు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో ప్రారంభించింది. ఆగస్టు 31న జీవో 131 జారీ చేసింది. ఈ జీవోకు ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల నుంచి 25,455 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది.

వివరాలు..

మున్సిపాలిటీ పేరు	వచ్చిన దరఖాస్తులు
నిర్మల్	15,515
భైంసా	8,030
ఖానాపూర్	1,910

చక్కటి అవకాశం..

అక్రమ లేఅవుట్లలో భవన నిర్మాణాల కోసం ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం 14 శాతం అదనపు పన్నుతో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం లభించడంతో తక్కువ చార్జీతో అనుమతులు జారీ చేస్తారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఫైళ్ల దుమ్ముదులిపే పనిలో ఉన్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించనున్నారు.

కోర్టు కేసుతో అప్పట్లో బ్రేక్..

ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చిన దరఖాస్తులు రెండు దశల్లో పూర్తి చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్, నగరపాలక సంస్థల వారీగా విభజించి తర్వాత వీటిని గ్రామం, సర్వే నంబర్, కాలనీ, వార్డు వారీగా దరఖాస్తులను వేరుచేశారు. దరఖాస్తుల ప్రక్రియకు రెవెన్యూ, జలవనరులు, పంచాయతీరాజ్, పట్టణ ప్రణాళిక, అధికారులను నియమించినా కొందరు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు.

మార్గదర్శకాలు ఇలా..

ఆయా దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) ముందస్తుగా పరిశీలిస్తుంది. వివిధ నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా స్క్రీనింగ్ చేస్తుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారులు పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైనా సమాచారాన్ని పంపుతుంది. సీజీజీ స్క్రీనింగ్ అనంతరం మిగిలిన దరఖాస్తులను రెవెన్యూ, నీటిపారుదల, టౌన్‌ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదా య, ఇనాం భూములు తదితర కోణాల్లో పరి శీలించి అభ్యంతరాలను నమోదు చేస్తారు. ఆయా వివరాలను ఇప్పటికే సీజీజీ రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తారు. రెండో దశలో మరింత అధ్యయనం చేసి.. అర్హత ఉన్న స్థలాలకు నిర్ధారిత ఫీజు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీచేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో.. అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. ఆ సమాచారాన్ని దరఖాస్తుదారులకు పంపుతారు. మూడోదశలో ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీచేస్తారు. లేఅవుట్ల విషయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు.

నిబంధనలకు అనుగుణంగా..



ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో నాలుగేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వారికి సమాచారం ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకుని వెంచర్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. నిబంధనలకు అనుకూలంగా ఉన్నవాటినే క్రమబద్ధీకరిస్తాం.

– సీవీఎన్.రాజు, మున్సిపల్ కమిషనర్

విద్యా సామర్థ్యాలు పెంచేలా..



విద్యార్థి సామర్థ్యాలను పరీక్షిస్తున్న డీఈవో రవీందర్‌రెడ్డి(ఫైల్)

- జాతీయస్థాయిలో సత్తా చాటేలా..
- ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక బోధన
- న్యాస్ పరీక్షకు విద్యార్థుల సన్నద్ధం

మామడ: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు బోధన చేపడుతున్నారు. పాఠశాలలలో విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం న్యాస్(నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే) పరీక్ష నిర్వహిస్తుంది.

డీఆర్పీలకు శిక్షణ..

ఈ ఏడాది 3, 6, 9 తరగతులకు న్యాస్ పరీక్షను నిర్వహించనున్నారు. 2019 నుంచి ఈ జాతీయ పరీక్ష నిర్వహిస్తుండగా కరోనా కారణంగా రెండు సంవత్సరాలు పరీక్షను నిర్వహించలేదు. విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా బోధనలో చేపట్టే మెలకువలను శిక్షణ ద్వారా ఉపాధ్యాయులకు అందించనున్నారు. ఇందు కోసం మొదట డీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక తరగతుల్లో తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానంలో చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు సాధించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలస్థాయిలో 6, 9 తరగతి విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, గణితం, భౌతిక రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రంలో జాతీయస్థాయి అభ్యసన సామర్థ్యాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లాలో మొత్తం వంద మంది డీఆర్పీలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్పీలు ఉపాధ్యాయులకు నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేపై అవగాహన కల్పించనున్నారు.

అభ్యసన సామర్థ్యాలు సాధించేలా..



విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన చేయాలి. న్యాస్ పరీక్ష ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తెలుస్తాయి. ఇందుకోసం ఆర్పీకు శిక్షణ తరగతులు నిర్వహించాం.

– రవీందర్‌రెడ్డి, డీఈవో

తొలిమెట్టు, సంసిద్ధతతో మెరుగు..

పాఠశాలల్లో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలిమెట్టు కార్యక్రమంతో విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలు చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు మెరుగుపడ్డాయి. ఉన్నత పాఠశాలలలో 6 నుంచి 9వ తరగతి వరకు సంసిద్ధత కార్యక్రమాలను నిర్వహించడం, కనీస సామర్థ్యాలు అయిన చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు విద్యార్థులకు ఒక పీరియడ్ కేటాయించి క్రమం తప్పకుండా చేపట్టడంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడ్డాయి. కనీస అభ్యసన సామర్థ్యాల సాధనలో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు న్యాస్ పరీక్షకు గుర్తింపు ఉండటంతో ఈ విద్యాసంవత్సరంలో విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి 835 పాఠశాలలు ఉన్నాయి.

'స్వచ్ఛదనం–పచ్చదనం' నిర్లక్ష్యం చేయొద్దు



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్

నిర్మల్‌చైన్‌గేట్: ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఎవరైనా అలసత్వం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో చేపట్టే కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. రోజువారీగా ప్రణాళికలను రూపొందించుకుని వివిధ కార్యకలాపాలను చేపట్టాలన్నారు. కార్యక్రమాల ద్వారా ప్రజల్లో స్వచ్ఛత, పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం వంటి విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. తొలిరోజు గ్రామీణస్థాయిలో గ్రామ కమిటీలు, పట్టణస్థాయిలో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సంఘాల సభ్యులు, యువకులను సభ్యులుగా చేసి సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహించాలన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. యువత, విద్యార్థులు, మహిళా సంఘాలు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను వాలంటీర్లుగా నియమించి శ్రమదాన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను తెలియజేసేలా గోడలకు పెయింటింగ్స్ వేయించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ, నీటి శుభ్రత వంటి విషయాలపై రోజువారీ కార్యాచరణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించి నిర్మాణానికి 15–20 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిరంతరం పారిశుధ్య పనులను కొనసాగించాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా గుంతలను పూడ్చాలని సూచించారు. స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించాలన్నారు. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున, వాటికి ని యంత్రణ శస్త్రచికిత్స చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, చీఫ్ ప్లానింగ్ అధికారి బాబురావ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

తల్లిపాలతో పిల్లలకు ఆరోగ్యం

- అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్



మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

నిర్మల్‌చైన్‌గేట్: అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలతోపాటు పిల్లలకు నెలల వరకు తల్లి పాలను తాగిస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులకు తల్లిపాల ప్రాముఖ్యతపై శుక్రవారం అవగాహన కల్పించారు. బిడ్డకు తల్లిపాలు తాగించడంతో రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో నాగమణి, ప్రసూతి ఆస్పత్రి ఆర్‌ఎంవో సరోజ, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, డీఎంహెచ్‌వో డాక్టర్ ధనరాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, అంగన్వాడీ సూపర్ వైజర్లు, టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు, తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన

భైంసారూరల్: తల్లిపాలు పట్టిస్తేనే పిల్లల ఆరో గ్యంగా ఉంటారని నిర్మల్ మహిళా సాధికారిత కేంద్రం (మహిళా శక్తి) జెండర్ స్పెషలిస్ట్ మౌనిక అన్నారు. తల్లిపాలవారోత్సవాల సందర్భంగా మండలంలోని మాటేగాం అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. వారోత్సవాల్లో భాగంగా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి తల్లి పాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బాలల హక్కులు, పరిరక్షణ, మహిళల భద్రతకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సఖీ కేంద్రం, షీ టీంపై అవగాహన కల్పించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, బాల్యవివాహాలు చేయడం నేరమని పేర్కొన్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వెంకటలక్ష్మి, ఏఎన్‌ఎంలు ఇందిరా, వందన, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.

కుప్టి.. కదలిక



కుప్టి వద్ద గురువారం భూములు పరిశీలిస్తున్న నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు

- రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాజెక్టుకు రూ.234 కోట్లు
- భూపరిశీలనలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులు
- ముందు ముంపు పరిహారం తేల్చాలంటున్న రైతులు

కుప్టి స్వరూపం ఇలా..

నీటి నిల్వ సామర్థ్యం	:	5.30 టీఎంసీలు
నీటిమట్టం	:	394.00 మీటర్లు
జలమార్గం	:	7 రేడియల్ గేట్లు స్పిల్‌వేతో నిర్మాణం

ముంపు గ్రామాలు..

నేరడిగొండ మండలంలోని కుమారి, గాజిలి, గాంధారి, కుప్టి

గడిచిన నాలుగేళ్లుగా డీపీఆర్ అంచనా వ్యయం వివరాలు..

సంవత్సరం	డీపీఆర్ అంచనా వ్యయం
2020–21	రూ.846.737 కోట్లు
2021–22	రూ.900 కోట్లు
2022–23	రూ.1,100 కోట్లు
2023–24	రూ.1,323 కోట్లు

సాక్షి,ఆదిలాబాద్: ఎట్టకేలకు కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి అడుగు పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.234 కోట్ల పద్దు కేటాయించింది. తొమ్మిదేళ్లుగా ఇప్పుడు.. అప్పుడు అంటూ వచ్చిన ఈ ప్రాజెక్టు విషయంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. బడ్జెట్ కేటాయింపు నేపథ్యంలో సాగునీటి, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ప్రాజెక్టు కోసం భూమిని పరిశీలించారు. కాగా ముంపు భూములకు పరిహారం తేల్చిన తర్వాతే ఏదైనా అని నిర్వాసితులు అధికారులను అడ్డుకుంటున్నారు.

2500 ఎకరాలు..

కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం నాలుగు గ్రామాల్లో 2,500 ఎకరాలు అవసరం అవుతుందని సాగునీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. తాజాగా బడ్జెట్ మంజూరు తర్వాత దీనికి సంబంధించి పూర్తిస్థాయి పరిశీలన చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. 900 ఇళ్లు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు ముందుగా పరిహారం తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే దీనిపై సర్వే చేసుకోవాలని చెబుతున్నారు.

కడెం ఆయకట్టు స్థిరీకరించేందుకు..

బచావత్ అవార్డు ప్రకారం కడెం రిజర్వాయర్‌కు 68,150 ఎకరాల ఆయకట్టుకు 13.42 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని ఉంది. అయితే ఈ ప్రాజెక్టు వానాకాలంలో మాత్రమే నీటిని స్వీకరిస్తుంది. అది కూడా 7.20 టీఎంసీలకు మాత్రమే పరిమితమైంది. ఆయకట్టుకు నీటి డిమాండ్ ప్రధానంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ప్రతి పంట కాలం ముగిసే సమయానికి నీటి కొరత ఏర్పడుతుంది. ఇది రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. 42,883 ఎకరాలకు మాత్రమే కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మిగతా 25,267 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి పరివాహక ప్రాంతమైనటువంటి కుప్టి వద్ద ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని తొమ్మిదేళ్ల క్రితం.. అంటే 2015లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కడెం ఆయకట్టుకు అనుబంధంగా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంటుంది. 2020–21 నుంచి పలుమార్లు డీపీఆర్ మారుతూ రాగా అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది.

సామర్థ్యం పెంచే అవకాశాలు లేకపోవడంతో..

కడెం ప్రాజెక్టును 1958 సంవత్సరంలో నిర్మించారు. 7.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్యలో ఉన్న కుప్టి గ్రామం నుంచి నీటి పరివాహకం ఉంది. ఈ నీరే కడెం ప్రాజెక్టుకు చేరుతుంది. బచావత్ అవార్డు ప్రకారం 13.42 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ కడెం వద్ద అటవీ సంపదను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు లేవు. దీంతోనే ప్రభుత్వం ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కుప్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి బీజం వేసింది. ఇందులో భాగంగానే కుప్టి బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. ఆయకట్టు స్థిరీకరణ, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సదుపాయం అందించడం వంటి ప్రయోజనాలతో దీన్ని చేపట్టాలని యోచిస్తున్నారు.


ప్రధాన ప్రయోజనాలు..

- మూడు మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి
- బోథ్ నియోజకవర్గంలో భవిష్యత్తులో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా కొత్తనీటి పారుదల సామర్థ్యాన్ని సృష్టించేందుకు అవకాశాలు
- నీటి ప్రవాహం కొనసాగడంతో కుంటాల జలపాతం సహజ సౌందర్యం చాలా కాలం పాటు ఉంటుంది. తద్వారా ప్రభుత్వానికి పర్యాటకుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.
- కడెం ఆయకట్టు నుంచి గోదావరి నదిలో పునరుత్పత్తి నీటి కారణంగా గూడెం, ధర్మపురి వద్ద గోదావరి నదికి నీరు చేరడం ద్వారా సమీపంలో ఉన్న దేవాలయాలకు ఎక్కువ మంది యాత్రికులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది.

ప్రాజెక్టు వివరాలు వెల్లడించాకే పనులు చేపట్టాలి

నేరడిగొండ: కుప్టి ప్రాజెక్టు వివరాలను తెలియజేశాకే పనులు చేపట్టాలని గ్రామస్తులు స్పష్టం చేశారు. శుక్రవారం ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులు కుప్టి వద్ద జెండాలు పాతేందుకు రాగా కుప్టి, కుమారి, గాజిలి, గాంధారి గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములు, నివాస గృహాలకు పరిహారం తేల్చిన తర్వాతే పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఆ తర్వాతే స్థల నిర్ధారణ, అలైన్‌మెంట్ పరిశీలన చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. అనంతరం గ్రామస్తులు ఇన్‌చార్జి తహసీల్దార్ మహేశ్‌కు వినతిపత్రం అందజేశారు.

భూసేకరణ కోసం సర్వే..



కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా మొదట భూసేకరణ కోసం రెవెన్యూ విభాగంతో కలిసి సాగునీటిపారుదల శాఖ అధికారులం ముందుకెళ్తున్నాం. గతంలో ఇంత భూమి కావాలని అంచనా వేయడం జరిగింది. తాజాగా రెవెన్యూ పూర్తిస్థాయిలో సర్వే చేసి ఆ భూమిని నిర్ధారించడం జరుగుతుంది.

– భీంరావు, డీఈ, సాగునీటి పారుదల శాఖ, ఆదిలాబాద్

క్లుప్తంగా

గల్ఫ్ సమస్యలపై సీఎంకు వినతి



సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ప్రతినిధులు

ఖానాపూర్: గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కరించడంతోపాటు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సంఘాల ప్రతినిధులు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రవేశపెట్టాలని, రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని తదితర సమస్యలను విన్నవించారు. సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్, గల్ఫ్ ప్రతినిధులు దొనికేని కృష్ణ, మంద భీంరెడ్డి తదితరులు ఉన్నారు.

కిరాణా సామగ్రి దగ్ధం



పూర్తిగా కాలిపోయిన సామగ్రి

గుడిహత్నూర్: మండలంలోని గురుజ గ్రామంలో గురువారం రాత్రి కిరాణా షాపులో దేవుని చిత్రపటాల వద్ద వెలిగి ఉన్న దీపం కిందపడి కార్టూన్ డబ్బాలకు తగిలి మంటలు చెలరేగింది. అగ్నికి కిరాణా సామగ్రి దగ్ధమైంది. ఫర్నిచర్‌తో సహా సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితురాలు నేతుల మమత తెలిపింది. ప్రభుత్వం బాధితురాలిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

అదుపు తప్పితే..అంతే



ప్రమాదకరంగా వంతెన పైనుంచి వెళ్తున్న వాహనదారులు

ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని పొచ్చేర శివారులో గల వంతెన ప్రమాదకరంగా మారింది. ఇక్కడ గుంతలు పూడ్చడానికి వేసిన మట్టి కురుస్తున్న వర్షాలతో బురదమయంగా తయారైంది. దీంతో వంతెనపై ఓవైపు పెద్ద గుంత, మరోవైపు మట్టి కుప్ప ఉండడంతో ఈ దారిగుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు, రైతులు, ప్రజలు, ఉద్యోగులు జిల్లాకేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన వద్ద ఎలాంటి హెచ్చరికలు లేకపోగా, ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. అదుపు తప్పితే అంతే..అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. ప్రమాదాలు సంభవించకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మైదానం ఇలా..ఆడేదెలా?



లాంగ్ జంప్ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డ్ నీటితో నిండిన దృశ్యం



బురదమయమైన ట్రాక్



గడ్డి మొక్కలు ఏపుగా పెరిగిన హాకీ ఫీల్డ్

- బురదమయమైన ట్రాక్
- పిచ్చిమొక్కలతో హాకీ ఫీల్డ్
- సాధనకు క్రీడాకారులు, విద్యార్థుల అవస్థలు
- ఇందిరా ప్రియదర్శిని స్టేడియం దుస్థితి

ఆదిలాబాద్: అది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానం.. తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన క్రీడా పాఠశాల ఉన్నా ప్రాంతం. అయితే అక్కడ అన్ని అరకొర వసతులే దర్శనమిస్తాయి. ఎంతోమంది క్రీడాకారులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నేడు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. గతంలో అధికారులు క్రీడాకారుల సౌకర్యార్థం భవన సముదాయాలు నిర్మించడంతోపాటు క్రీడా పాఠశాల ఏర్పాటయ్యేలా శ్రమించారు. ప్రస్తుతం నిర్వహణ లోపంతో విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు, వాకర్స్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.

సమస్యలెన్నో..

స్టేడియంలోకి అడుగుపెట్టగానే క్రీడాకారులు, వ్యాయామ సాధకులకు గుంతలే దర్శనమిస్తున్నాయి. 800 మీటర్ల రన్నింగ్ ట్రాక్ తేలికపాటి వర్షానికి చిత్తడిగా మారుతుంది. క్రీడా పాఠశాల విద్యార్థులు, నడక సాధకులు, ఉద్యోగార్థులకు అవస్థలు తప్పడం లేదు. బురదమయమైన ట్రాక్ పైనే సాధన చేయాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం కావడం లేదు. లాంగ్ జంప్, హైజంప్ సాధన చేయడానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు లేవని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రతిరోజూ క్రీడాకారులు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసేవారు. అయితే మైదానంలోని గోల్‌పోస్టులు తొలగించడంతో వారి సాధన కాస్త ఆగిపోయింది. ప్రస్తుతం హాకీ ఫీల్డ్ పిచ్చి మొక్కలు పెరిగి దర్శనం ఇస్తుండడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఇక, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారి కంపుకొడుతోంది. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ నాచుతో దర్శనమిస్తోంది.

గడ్డిలో నుంచి పరిగెత్తాలి



చిన్నపాటి వర్షం కురిసినా ట్రాక్ బురదమయం అవుతోంది. సాధన చేయడానికి ఇబ్బందిగా ఉంది. ట్రాక్ పక్కన గడ్డిలో నుంచి పరుగెత్తాల్సి వస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో ఇబ్బందులు అధికమవుతాయి. అధికారులు చర్యలు తీసుకోవాలి.

– భీంరావు, డిగ్రీ, ఎస్టీ హాస్టల్

సింథటిక్ ట్రాక్ నిర్మించాలి



చిత్తడిగా మారిన మైదానంలో వ్యాయామం చేయడానికి స్థలం లేకుండా పోయింది. భవన సముదాయ మెట్లపై సాధన చేద్దామంటే పశువుల పేడతో కంపుకొడుతోంది. సింథటిక్ ట్రాక్ నిర్మిస్తే ఎంతో సౌలభ్యంగా ఉంటుంది.

– జంగు, వ్యాయామ సాధకుడు

రోడ్డు బాగు చేయకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం



తెగిన కల్వర్టును పరిశీలిస్తున్న మాజీ ఎంపీపీ ఆత్రం మీరాబాయి, గ్రామస్తులు

నార్నూర్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అధ్వానంగా మారిన రోడ్లను వారంలో బాగు చేయకుంటే మూడు గ్రామాల గిరిజనులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌ని ముట్టడిస్తామని మాజీ ఎంపీపీ ఆత్రం మీరాబాయి హెచ్చరించారు. మండలంలోని బాబేఝురి చిత్తగూడ వద్ద భారీ వర్షానికి కోతకు గురైన కల్వర్టును గ్రామస్తులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. నడ్డంగూడ వద్ద రోడ్డు నిర్మించాలని పీఏసీఎస్ డైరెక్టర్ పూసం రాము, జైభారత్ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దీపక్‌లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబేఝురి, చిత్తగూడ, సుంగాపూర్, గొండుగూడ, కొలాంగూడ, తండా, చోర్‌గాం గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందవుతుందన్నారు. అత్యవసర సమయంలో గ్రామాలకు 108, 102 అంబులెన్స్‌లు రాలేని పరిస్థితి ఉందని తెలిపారు.

సీఎంతో ముఖాముఖికి తరలిన ఉపాధ్యాయులు



సీఎంతో ముఖాముఖి కార్యక్రమానికి బయల్దేరిన బస్సులకు జెండా ఊపుతున్న అదనపు కలెక్టర్

నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమానికి జిల్లా నుంచి ఉపాధ్యాయులు బస్సుల్లో శుక్రవారం బయల్దేరి వెళ్లారు. ఉదయం పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణం నుంచి ఏడు బస్సులు, భైంసా, ముథోల్ నుంచి మూడు బస్సులు, ఖానాపూర్ నుంచి ఒక బస్సులో 465 మంది ఉపాధ్యాయులు తరలివెళ్లారని వివరించారు. బస్సులవారీగా ప్రయాణ వివరాలను నిర్దేశించిన యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రయాణ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, అసిస్టెంట్ డిపో మేనేజర్ రాజశేఖర్, ఫిజికల్ డైరెక్టర్లు, ఎంపీడీవోలు, లైజనింగ్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బురదలో దిగబడిన వాహనం



భైంసాటౌన్: పట్టణంలోని రాహుల్‌నగర్‌లో సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న వాహనం మిషన్ భగీరథ పైప్‌లైన్ గుంతలో దిగబడింది. శుక్రవారం కాలనీలోని గ్యాస్‌ఏజెన్సీ గోదాం వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా గుంతలో దిగబడింది. ఇటీవలి వర్షాలకు బురదగా మారడంతో వాహనం టైర్లు అందులో కూరుకుపోయాయి. జేసీబీ సహాయంతో వాహనాన్ని బయటకు తీశారు. భగీరథ పనులతో రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోడ్డు బాగు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

బడిలో పాము కలకలం

- పరుగులు తీసిన విద్యార్థులు
- ఆదిలాబాద్ జిల్లా బట్టిసావర్గాం యూపీఎస్‌లో ఘటన



పామును పట్టుకున్న యువకుడు

ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసావర్గాం యూపీఎస్‌లో శుక్రవారం పాము కలకలం రేపింది. విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని ఉపాధ్యాయులు, స్థానికులు ఆందోళన చెందారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గదిలో పామును చూసి కేకలు వేస్తూ పరుగు పెట్టారు. విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు గ్రామస్తులకు తెలియజేయడంతో ఓ యువకుడు ఆ పామును పట్టుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా పాఠశాల ఆవరణలో పల్లె ప్రకృతి వనం నర్సరీ ఉండడంతోనే పాములు వస్తున్నాయని, రెండో తరగతి గదిలో పామును చూసి చిన్నారులు కేకలు పెట్టారని హెచ్‌ఎం రవికుమార్ తెలిపారు. పాములతో పాటు ఇతర విషకీటకాలు ఆవరణలో సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లెప్రకృతి వనం నర్సరీని మరో ప్రాంతానికి తరలించాలని కోరారు.

చెత్త పేరుకుపోవడంపై కౌన్సిలర్ నిరసన



నిరసన తెలుపుతున్న కౌన్సిలర్ రాజేష్

కైలాస్‌నగర్: రోజుల తరబడి కాలనీలో చెత్త పేరుకుపోవడంపై ఆదిలాబాద్‌లోని 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్ రాజేష్ శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాలనీవాసులతో కలిసి చెత్తను రోడ్డుపై పడేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన బల్దియా అధికారులు పారిశుధ్య సిబ్బందిని అక్కడికి పంపించి పరిసరాలను శుభ్రం చేయించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిరసన తెలిపినట్లు వివరించారు.





అద్భుత కళాఖండాలు



నిర్మల్ సమీపంలోని గండి రామన్న ఆలయ క్షేత్రం పరిసరాల్లో పెయింటింగ్ కళాఖండాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. కొండ ప్రాంతంలోని బండరాళ్లు ఆనుకొని గీసిన పెయింటింగ్‌లు, పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇదే ప్రాంగణంలో సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాలు, సమీపంలో నందిగుండం దుర్గామాత మందిరం ఉండడంతో భక్తుల రద్దీ ఉంటోంది. ఈ ప్రాంతం పెయింటింగ్ చిత్రాలతో నూతనశోభను సంతరించుకుంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్







అద్దెకు ఆర్టీసీ బస్సులు

ఆదిలాబాద్: వివాహాలు, విహారయాత్రలు, శుభకార్యాలకు సంబంధించి అద్దె ప్రతిపాదికన ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ఆదిలాబాద్ ఆర్‌ఎం సోలోమన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో బస్సులను ముందస్తు బుక్ చేసుకుని సేవలు పొందవచ్చని తెలిపారు. వివరాలకు ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోలకు సంబంధించి 99592 26002, నిర్మల్ 99592 26003, మంచిర్యాల 99592 26004, భైంసా 99592 26005, ఆసిఫాబాద్ 99592 26006 సెల్ నంబర్లలో డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నీటి లభ్యత, నాణ్యత వివరాల సేకరణ



వివరాలు సేకరిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

బోథ్: మండలంలోని సొనాల, పార్డి(కె) గ్రామాల్లో శుక్రవారం నీటి లభ్యత, నాణ్యత వివరాలను కేంద్రబృందం సభ్యులు సేకరించారు. ఇంటింటికీ తిరుగుతూ, అంగన్‌వాడీలు, పాఠశాలలు, పీహెచ్‌సీలకు వెళ్లి స్వచ్ఛమైన నీరు వస్తుందో లేదో వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఏఈఈ కళ్యాణ్ చక్రవర్తి, బృందం సభ్యులు ఉన్నారు.

ఆటో బోల్తాపడి సౌత్‌క్యాంపస్ విద్యార్థి మృతి



ప్రీతమ్ (ఫైల్)

కామారెడ్డిక్రైం: ఆటో బోల్తాపడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా సాంగ్వి గ్రామానికి చెందిన బేదడ్కర్ ప్రీతమ్(27) భిక్కనూరు సౌత్‌క్యాంపస్‌లో ఉంటూ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వ్యక్తిగత పనులపై శుక్రవారం సాయంత్రం కామారెడ్డికి వచ్చాడు. అతడు ప్రయాణిస్తున్న ఆటో ప్రియా థియేటర్ రోడ్ క్రాసింగ్ వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. తలకు బలమైన గాయం కావడంతో ప్రీతమ్‌ను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందాడు. ప్రీతమ్ తండ్రి రాంకిషన్ నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదిలాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ప్రీతమ్ మృతితో సౌత్‌క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆకట్టుకుంటున్న 'ఘన్‌పూర్'



బోథ్: మండలంలోని ఘన్‌పూర్ జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది. జలపాతం అందాలను వీక్షించేందుకు శుక్రవారం సందర్శకులు తరలివచ్చారు.

తపాలా సేవలు సద్వినియోగం చేసుకోవాలి



చిన్నారి తల్లికి సుకన్య సమృద్ధి ఖాతా బాండు అందిస్తున్న అధికారులు

నిర్మల్‌రూరల్: తపాలా సేవలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్ధార్థరెడ్డి కోరారు. మండలంలోని చిట్యాల గ్రామంలోని తపాలాశాఖలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించారు. 282 మంది పొదుపు ఖాతాలు, పాలసీలను కొత్తగా ఓపెన్ చేశారు. భైంసా సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్, నిర్మల్ ఐపీపీ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణ్, తపాలా అధికారులు నరేశ్, పవన్, సాయిచరణ్, ప్రవీణ్, సాయన్న, కలిముద్దీన్, నరసింహారెడ్డి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

పట్టపగలే ఇంట్లో చోరీ

సారంగాపూర్: మండలంలోని బిరవెల్లిలో ఒన్నె సుధాకర్ ఇంట్లో శుక్రవారం దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు..సుధాకర్ తన గొర్రెల మంద తీసుకుని మేత కోసం గ్రామ సమీపంలోని అటవీప్రాంతానికి వెళ్లాడు. భార్య లక్ష్మి పొలానికి వెళ్లింది. తాళం వేసిన ఇంటిని దొంగలు గుర్తించారు. తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న సుధాకర్ తాళం పగిలి ఉండడాన్ని గమనించి భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రైతులకు చెక్కు అందజేత

బాసర: గోదావరి నది నీటిపారుదల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అభివృద్ధి కోసం మండల కేంద్రంలోని శ్రీవేదభారతి పీఠం వ్యవస్థాపకుడు శ్రీ వేద విద్యానంద గిరి స్వామి రూ.50 వేలు ప్రకటించారు. శుక్రవారం రైతులకు ఈ చెక్కు అందజేశారు. ప్రతిఏటా రూ.లక్ష వరకు ఆర్థికసాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో రైతులందరూ పంటలు పండించాలన్నారు.